పారదర్శకంగా మున్సిపల్ దుకాణాల నిర్వహణ

- గతంలో కొందరి చేతుల్లోనే మున్సిపల్ దుకాణాలు
- రాజకీయ ఒత్తిళ్లతో ఏళ్ల తరబడి అద్దెలు చెల్లించని వైనం
- ప్రస్తుతం అద్దె బకాయిదారుల నుంచి స్వాధీనం
- గతేడాది 20 దుకాణాలకు వేలం నిర్వహణ
- ప్రతి నెలా రూ.4.60లక్షల మేర ఆదాయం


కార్పొరేషన్ కార్యాలయం

నెల్లూరు, సిటీ: గతంలో మున్సిపల్ కార్పొరేషన్ దుకాణాలు ఏళ్ల తరబడి కొందరు చేతుల్లోనే ఉండేవి. ఏళ్ల తరబడి అద్దె బకాయిలు చెల్లించకుండా రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు తమ వైపు చూడకుండా శాసిస్తూవచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అధికారులపై రాజకీయఒత్తిళ్లు లేకుండా పారదర్శకంగా పాలన సాగించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో అద్దెల చెల్లింపులు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి.

13 మున్సిపల్ కాంప్లెక్స్‌లు

నగరపాలక సంస్థ పరిధిలో గతంలో 14 మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉండేవి. గతేడాది నవాబుపేటలోని బాలికోన్నత పాఠశాల(బీవీఎస్) ముందు ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్‌ను కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. దీంతో ప్రస్తుతం 13 మున్సిపల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. ఆయా కాంప్లెక్స్‌ల్లో మొత్తం 236 దుకాణాలు ఉన్నాయి. వేలంలో దుకాణాలు పొందిన వారు ప్రతి నెలా కార్పొరేషన్ నిర్దేశించిన అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి అద్దెను పెంచుతుంటారు. అయితే గతంలో కొందరు దుకాణదారులు అద్దె శాతాన్ని పెంచనీయకుండా, ప్రతినెలా అద్దెలు చెల్లించకుండా అధికారులపై రాజకీయ నాయకుల ద్వారా ఒత్తిళ్లు తెచ్చేవారు. దీంతో కార్పొరేషన్‌కు రావాల్సిన ఆదాయానికి గండిపడేది. అయితే గతంలో కమిషనర్‌గా పనిచేసిన దినేష్‌కుమార్ ప్రత్యేక చర్యలు తీసుకుని అద్దె బకాయిదారుల నుంచి దుకాణాలను స్వాధీనం చేసుకున్నారు.

గతేడాది నవంబర్‌లో 20 దుకాణాల వేలం

గతేడాది ఏళ్ల తరబడి అద్దె బకాయిలు చెల్లించని 20 దుకాణాలను కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీ సుబ్బారెడ్డి షాపింగ్ కాంప్లెక్స్‌లోని 9, పప్పుల వీధి షాపింగ్ కాంప్లెక్స్‌లోని 9, ఏసీ బొమ్మ షాపింగ్ కాంప్లెక్స్, బీవీఆర్ బిల్డింగ్స్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని ఒక్కో దుకాణం చొప్పున స్వాధీనం చేసుకున్నారు. గతేడాది నవంబర్ 16న కమిషనర్ హరిత ఆధ్వర్యంలో 20 దుకాణాలకు పారదర్శకంగా వేలం నిర్వహించారు. ప్రస్తుతం 13 మున్సిపల్ కాంప్లెక్స్‌ల్లోని 236 దుకాణాల అద్దెల ద్వారా ప్రతి నెలా రూ.4,60,000 మేర కార్పొరేషన్‌కు ఆదాయం లభిస్తోంది.


మున్సిపల్ దుకాణాలకు వేలం నిర్వహిస్తున్న అధికారులు(ఫైల్)

జాతరకు దేవాదాయశాఖ అనుమతులు అవసరం లేదు


విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆనం విజయకుమార్‌రెడ్డి

- జాతర పేరుతో ఎమ్మెల్యే కోటంరెడ్డి బురదజల్లే ప్రయత్నం
- ఆనం విజయకుమార్‌రెడ్డి ఫైర్

నెల్లూరు రూరల్: నెల్లూరు గ్రామదేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి జాతరకు దేవాదాయశాఖ అధికారుల అనుమతులు అవసరం లేదనే విషయం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి తెలియకపోవడం సిగ్గుచేటు అని డీసీసీబీ మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతరను తనతో పాటు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అడ్డుకుంటున్నారని కోటంరెడ్డి అసత్యప్రచారాలు చేస్తున్నారన్నారు. ఎవరైనా జాతర చేయాలంటే వారే డప్పుకొట్టుకుని సద్దిపోసి కొలుపు చేసుకోవచ్చునన్నారు. అలాంటింది దేవాదాయశాఖ అధికారుల అనుమతులు కావాలంటూ నాటకాలాడడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కోటంరెడ్డి జాతర చేసుకుంటుంటే ఎవరూ అడ్డుకోరన్నారు. ఏటా ఉగాది పండగ నాడు అమ్మవారికి ఉత్సవాలు చేయడం పరిపాటి అన్నారు. హిందూ ఆచారాలు తెలియకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే భక్తులు సహించరన్నారు.

స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయలేదు

కార్పొరేషన్ పరిధిలోని అభివృద్ధి పనులు చేపట్టాలంటే స్టాండింగ్ కమిటీ తీర్మానం అవసరమన్నారు. అలాంటిది ఇప్పటి వరకు స్టాండింగ్ కమిటీ నియామకం చేపట్టని అక్రమాల ఘనుడు కోటంరెడ్డి అని ఎద్దేవా చేశారు. కార్పొరేటర్లపై కోటంరెడ్డి సోదరులు చెలాయించిన పెత్తనానికి కాలం చెల్లిందన్నారు. ప్రస్తుతం వారు ఎంతో స్వేచ్ఛగా ఉన్నారని, వారి మనోభావాలకు ఆదాల ప్రభాకర్‌రెడ్డి పూర్తిగా స్వేచ్ఛను ఇస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆదాలను రూరల్ నుంచి అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ఇరుకళల పరమేశ్వరి ఆలయం చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవాదాయశాఖ నుంచి జాతరకు సంబంధించి ఎలాంటి అనుమతి ఉత్తర్వులు కోటంరెడ్డికి అందలేదని, అలాంటి ఉత్తర్వులపై అసత్యప్రచారాలు సాగిస్తున్నారని తెలిపారు. రూరల్ పరిధిలోని పలువురు కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు.

క్లుప్తంగా

దుప్పట్ల వితరణ



నెల్లూరు(బృందావనం): ఏవీకే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అరిగెపూడి విజయకుమార్ సౌజన్యంతో "పితృదేవోభవ" కార్యక్రమాన్ని సుబేదారుపేటలో సోమవారం నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకుడు కేతా సుబ్బారావు మాట్లాడుతూ కుటుంబ పెద్దగా తండ్రి బాధ్యతలను వివరించారు. అనంతరం కొందరు తండ్రులను శాలువాలతో సత్కరించి దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌతమబుద్ధ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరవ రాయప్ప పాల్గొన్నారు.

పౌష్టికాహారం పంపిణీ



నెల్లూరు (అర్బన్): నగరంలోని వీఆర్‌సీ మైదానంలో పోలీస్ శిక్షణ తీసుకుంటున్న 200 మంది అభ్యర్థులకు వీఆర్‌సీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ షేక్ రియాజ్ అహ్మద్, సీనియర్ అడ్వొకేట్ నన్నేసాహెబ్, ఇరిగేషన్ టెక్నికల్ ఆఫీసర్ విజయ్ కుమార్ దాతృత్వంతో పౌష్టికాహారాన్ని అందజేశారు. వాకర్స్ క్లబ్ జిల్లా గవర్నర్ ఎంవీరెడ్డి, ప్రముఖ వైద్యులు పెంచలయ్య, భాస్కర్‌రావు, రవీంద్రనాథ్ ఠాగూర్, వాకర్స్ సెక్రటరీ నాగేశ్వరరావు, కోశాధికారి వెంకటేశ్వరరావు, ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, తాజుద్దీన్, ప్రసాద్, రమణారెడ్డి, కోచ్‌లు శ్యామ్, మునిరాజా, వాకర్స్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ స్కూల్స్‌పై చర్యలు తీసుకోవాలి



నెల్లూరు(బారకాసు): ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూల్స్‌పై విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జై భీమ్ దళిత ప్రజావేదిక జిల్లా అధ్యక్షుడు నన్నం నిరంజన్ డిమాండ్ చేశారు. సోమవారం ప్రెస్ క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విడవలూరు మండలంలో ప్రైవేట్ స్కూళ్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని, ఎంఈఓ, డీఈఓ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కలెక్టర్ స్పందించి ప్రైవేట్ పాఠశాలలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వాసు, సుధీర్, నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

పేదలకు దుస్తుల పంపిణీ



నెల్లూరు (అర్బన్): అమ్మ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవాబుపేట శివారు ప్రాంతంలోని పేదలకు దుస్తులు, బిస్కెట్ ప్యాకెట్లను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్‌బాబు మాట్లాడుతూ ప్రతినెలా తమ సేవా సంస్థ తరుపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఫౌండేషన్ సభ్యురాలు శైలజ సహకారంతో దుస్తులను పంపిణీ చేసినట్లు వివరించారు. ఫౌండేషన్ సభ్యులు ధనుష్, శశి, కిరణ్, కార్తికేయ పాల్గొన్నారు.

రామ్‌కో సిమెంట్‌తో భవనాలు పటిష్టం



నెల్లూరు రూరల్: భవన నిర్మాణాలకు రామ్‌కో సిమెంట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రామ్‌కో సిమెంట్ టెక్నికల్ ఇంజినీర్ రాంప్రసాద్ పేర్కొన్నారు. భక్తవత్సలనగర్‌లోని రామ్‌కో సిమెంట్ ఏజెన్సీలో సోమవారం తాపీమేస్త్రీలతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నాణ్యతాప్రమాణాలు కలిగిన రామ్‌కో సిమెంట్‌తో భవనాలు ఎక్కువ రోజులు పటిష్టంగా ఉంటాయని వివరించారు. కంపెనీ జిల్లా సేల్స్ మేనేజర్లు కిషోర్‌కుమార్‌రెడ్డి, రామచంద్రారెడ్డి ఏజెన్సీ నిర్వాహకులు కార్తీక్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి



నెల్లూరు(సెంట్రల్): రూరల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు 28వ డివిజన్ న్యూమిలిటరీకాలనీలోని కేశవనగర్‌లో మాజీ కార్పొరేటర్ నెల్లూరు మదన్‌మోహన్‌రెడ్డి వలంటీర్లు, స్థానికులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని తాగునీరు, విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరి


అధికారులతో సమీక్షిస్తున్న కమిషనర్ హరిత

నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని దుకాణాలు, వాణిజ్య సముదాయాలకు ట్రేడ్‌లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని కమిషనర్ హరిత అన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సోమవారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ట్రేడ్‌లైసెన్స్‌పై వ్యాపారులకు అవగాహన కల్పించాలని సూచించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ప్రతిఇంటి నుంచి ప్రణాళికాబద్ధంగా చెత్తను సేకరించాలన్నారు. యూజర్ చార్జీల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆస్తి, కుళాయి పన్నుల వసూళ్లకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. పన్ను బకాయిదారులకు నోటీసులు జారీ చేయాలన్నారు. మొండి బకాయిదారుల ఆస్తులను జప్తు చేయాలని, కుళాయి, డ్రైనేజీ కనెక్షన్లను తొలగించాలన్నారు. ప్రభుత్వ భవనాలకు సైతం నోటీసులు జారీ చేసి పన్నులను వసూలు చేయాలని సూచించారు. పన్నుల లక్ష్యాలను పూర్తిచేయని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆ విభాగ ఉన్నతాధికారులను ఆదేశించారు. మున్సిపల్ అద్దె షాపులకు సంబంధించి అద్దెలు చెల్లించని వారిని వెంటనే ఖాళీ చేయించాలని సూచించారు. కార్పొరేషన్ పరిధిలోని రోడ్లపై గుంతలను పూడ్చి నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ, హెల్త్, టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలి


మాట్లాడుతున్న రోటరీ క్లబ్ అధ్యక్షుడు శేఖరరెడ్డి

నెల్లూరు (టౌన్): పదోతరగతి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధమైతే ఉత్తమ ఫలితాలు వస్తాయని రోటరీ క్లబ్ అధ్యక్షుడు శేఖరరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రోటరీ క్లబ్‌లో ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో పదో తరగతి పరీక్షలు ముఖ్యమన్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులను దత్తత తీసుకుని కౌన్సిలింగ్ ఇవ్వడం అభినందనీయమన్నారు. డిప్యూటీ డీఈఓ హరిప్రసాద్ మాట్లాడతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు పురోగామి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఒమ్మిన సతీష్‌బాబు మాట్లాడుతూ రోటరీ సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. సైకాలజిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి డొమనిక్ రెడ్డి పదో తరగతి పరీక్షలకు ఉన్న ప్రాముఖ్యత, పరీక్షల్లో ఉత్తీర్ణత ఏ విధంగా సాధించాలి, జ్ఞాపక శక్తిని ఏ విధంగా పెంపొందించుకోవాలి, మానసిక ఒత్తిడిని ఏ విధంగా జయించాలి, తదితర అంశాలపై విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సైకాలజిస్టుల అసోసియేషన్ ట్రెజరర్ చంద్రశేఖర్, సభ్యులు నళిని, కోదండరాం, తదితరులు పాల్గొన్నారు.

పౌష్టికాహారంపై అవగాహన అవసరం


మాట్లాడుతున్న ఇన్‌చార్జి ఎంపీడీఓ శైలేంద్రకుమార్


నెల్లూరు రూరల్: పౌష్టికాహారంపై ప్రతిఒక్కరికీ అవగాహన అవసరమని రూరల్ మండల ఇన్‌చార్జి ఎంపీడీఓ శైలేంద్రకుమార్ అన్నారు. నగరంలోని రూరల్ మండల పరిషత్ కార్యాలయ సమావేశం మందిరంలో వియానీ హోమ్ ఆధ్వర్యంలో పౌష్టికాహారంపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ప్రతిఒక్కరికీ పౌష్టికాహారం విలువ తెలిసివచ్చిందన్నారు. అనంతరం పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. దివ్యాంగులు, హెచ్ఐవీ బాధితులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైద్యుడు వెంకటప్రసాద్, ఎయిడ్స్ నియంత్రణాధికారులు క్రాంతికుమార్, శివకుమార్, సురేంద్ర, టెక్నికల్ కోఆర్డినేటర్ గీత, వియానీ హోమ్ డైరెక్టర్ రమ, తదితరులు పాల్గొన్నారు.

కోసూరు రత్నానికి వరల్డ్ ఎక్స్‌లెన్సీ అవార్డు



నెల్లూరు(బృందావనం): విశాలాక్షి వృద్ధాశ్రమ నిర్వాహకుడు కోసూరు రత్నం వరల్డ్ ఎక్స్‌లెన్సీ అవార్డును అందుకున్నారు. కళా పదో వార్షికోత్సవం సందర్భంగా దుబాయ్‌లో ఎన్టీఆర్, ఘంటసాల శతజయంతి ఉత్సవాలను ఆదివారం రాత్రి నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్, దుబాయ్ తెలంగాణ సొసైటీ సహకారంతో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్, సాహితీవేత్త డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నట్లు కోసూరు రత్నం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత 20 ఏళ్లుగా నెల్లూరు, గొలగమూడిలోని ఆశ్రమాల ద్వారా వృద్ధులకు తాను అందిస్తున్న సేవలను గుర్తించి 'కళా' సంస్థ నిర్వాహకుడు మహమ్మద్ రఫీ అవార్డుకు ఎంపిక చేశారని వివరించారు.

కళా వందనం



భక్తవత్సలనగర్‌కు చెందిన కార్పెంటర్ ఎం శ్రీనివాసులు తన వృత్తి నైపుణ్యంతో కొయ్య ముక్కలతో కుట్టుమెషిన్ నమూనా రూపొందించారు. మంగళవారం దర్జీల దినోత్సవాన్ని పురస్కరించుకుని దర్జీలకు కళావందనం సమర్పించారు.
–నెల్లూరు(బృందావనం)



జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హరనాథపురానికి చెందిన సూక్ష్మకళాకారుడు, ఉపాధ్యాయుడు సోమాపద్మారత్నం నోబెల్ బహుమతి గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త సర్ సీవీ రామన్‌కు కళావందనం సమర్పించారు. రెండు సెంటీమీటర్ల నిడివి కలిగిన చాక్‌పీస్‌పై వాటర్ కలర్స్‌తో సీవీరామన్ చిత్రానికి రూపమిచ్చారు.
–నెల్లూరు(బృందావనం)

గృహ నిర్మాణాలకు పనిదినాలు కల్పించాలి

నెల్లూరు(పొగతోట): గృహ నిర్మాణాలకు 90 రోజుల పనిదినాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని డ్వామా పీడీ వెంకట్రావు మండలాధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లాలోని వివిధ మండలాల అధికారులు, హౌసింగ్ అధికారులు, సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ప్రతి ఇంటి నిర్మాణం పూర్తయ్యేలోపు 90 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా నిర్దేశించిన 1.15 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.

నేడు సొసైటీ సభ్యత్వాల రెన్యూవల్‌కు తుది గడువు

నెల్లూరు(బారకాసు): ది నెల్లూరు జర్నలిస్ట్స్ మ్యూచ్‌వల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్‌కు సంబంధించి సభ్యుల సభ్యత్వాల రెన్యూవల్‌కు మంగళవారంతో గడువు ముగియనుందని సొసైటీ కన్వీనర్, అధ్యక్షుడు వేల్పుల శేషాచలపతి సోమవారం తెలిపారు. గతంలో సొసైటీ ద్వారా నివేశ స్థలం పొంది విక్రయించినవారు, గతంలో జీఎల్ నంబర్ లేని వారు రెన్యూవల్‌కు అనర్హులని చెప్పారు. అర్హులైన వారు తమ సభ్యత్వాన్ని మంగళవారం లోగా రెన్యూవల్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మెరిట్ జాబితా విడుదల

నెల్లూరు (అర్బన్): దర్గామిట్టలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను spsnellore.ap.gov.in/notice/recruitment వెబ్‌సైట్లో ఉంచామని ఆ కళాశాల ప్రిన్సిపల్ కోమలమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాపై అభ్యర్థులకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కోరారు.

వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి



నెల్లూరు(క్రైమ్): మన్సూర్‌నగర్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై ఇద్దరు దుండగులు రాళ్లు విసిరి అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసుల సమాచారం మేరకు..కోటమిట్టకు చెందిన ఎస్సార్ ఇంతియాజ్ వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటున్నారు. ఆయన భార్య తహసీన్ 48వ డివిజన్ కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు. ఇంతియాజ్ మెక్లిన్స్ రోడ్డులో పార్టీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఇద్దరు గుర్తుతెలియని దుండగులు మొహాలకు మాస్కులు ధరించి బైక్‌పై కార్యాలయం వద్దకొచ్చారు. తమ వెంట తెచ్చుకున్న రాళ్లను రువ్వి అక్కడ్నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో పార్టీ కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇంతియాజ్ ఫిర్యాదు మేరకు చిన్నబజారు ఇన్‌స్పెక్టర్ సురేంద్రబాబు కార్యాలయాన్ని పరిశీలించారు. దాడికి పాల్పడిన వారిలో ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించారు.

గోమాత..మూగ ప్రేమ



ఓ గోమాత తన అమ్మతనాన్ని చాటుకుంది. ఆకలితో అల్లాడుతున్న మూడు ఆవులపై తన ప్రేమను కురిపించింది. పాలిచ్చి ఆకలి తీర్చింది. ఈ దృశ్యం తిప్పరాజువారివీధిలో సోమవారం కనిపించింది.
–నెల్లూరు(పొగతోట)

ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

నెల్లూరు(క్రైమ్): నగరంలో నేరాల నియంత్రణ, ప్రమాదాల నివారణకు నగరంలో ప్రతిరోజూ రాత్రి 11 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ట్రాఫిక్ సిబ్బందిని ఎస్పీ విజయారావు ఆదేశించారు. ఈ మేరకు నగర ట్రాఫిక్ డీఎస్పీ అబ్దుల్‌సుభాన్ నేతృత్వంలో నార్త్‌ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం నాగేశ్వరమ్మ, సౌత్ ట్రాఫిక్ ఆర్ఐ రమణారెడ్డి తమ సిబ్బందితో నగరంలోని ప్రధాన కూడళ్లలో సోమవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. రికార్డులు, నంబర్ ప్లేట్లు సరిగాలేని వాహనాలను స్టేషన్‌కు తరలిరచారు. ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్‌డ్రైవ్, మైనర్ డ్రైవింగ్‌లపై కేసులు నమోదుతో పాటు ఈ-చలానాలు విధించారు. అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలను ఫింగర్‌ప్రింట్ డివైస్ ద్వారా... ఫిన్స్‌సాయంతో పరిశీలించారు.

న్యాయవాదుల విధుల బహిష్కరణ


కోర్టు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

నెల్లూరు(లీగల్): తెలంగాణ రాష్ట్రం నల్లగొండలో న్యాయవాది సురేంద్ర హత్యకు నిరసనగా నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం కోర్టు విధులను బహిష్కరించారు. కోర్టు ప్రాంగణంలో నిరసన తెలిపారు. హత్యను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వరరెడ్డి మాట్లాడుతూ న్యాయవాది సురేంద్రను హత్య చేసిన దుండుగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బార్ జనరల్ సెక్రటరీ శ్రీధర్, జాయింట్ సెక్రటరీ అన్వర్‌బాషా, ప్రతాప్‌కుమార్, రంగారావు, నర్సయ్య, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

గోదాముల నిర్మాణాలను పూర్తిచేయాలి


అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ చక్రధర్‌బాబు

నెల్లూరు (అర్బన్): వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు సంబంధించి జిల్లాకు మంజూరైన గోదాముల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో గోదాముల నిర్మాణాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గోదాముల నిర్మాణ పనుల పురోగతి, బిల్లుల చెల్లింపులపై చర్చించారు. జిల్లాకు 48 గోదాములు మంజూరవగా, 33 పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయని తెలిపారు. వాటిని త్వరగా పూర్తి చేసి రబీ సీజన్ ముగిసేలోగా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. డీసీఓ తిరుపాల్‌రెడ్డి, నాబార్డు డీడీఎం రవిసింగ్, జిల్లా వ్యవసాయశాఖ జేడీ సుధాకర్‌రాజు, ఉద్యానాధికారి సుబ్బారెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడీ అనిత, డీఈ ఏవీఎస్ నారాయణరావు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

ముగిసిన 'మిస్ సింహపురి' గ్రాండ్ ఆడిషన్స్


ఆడిషన్స్‌కు హాజరైన యువతులతో నిర్వాహకులు

నెల్లూరు(బృందావనం): నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న హోటల్ తేజశ్విని గ్రాండ్‌లో నిర్వహిస్తున్న 'మిస్ సింహపురి' గ్రాండ్ ఆడిషన్స్ సోమవారంతో ముగిశాయి. విశాఖపట్నానికి చెందిన స్టార్ ఈవెంట్స్ రాజు ఆధ్వర్యంలో 25 కళాసంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి సహకారంతో ఆది, సోమవారాల్లో నిర్వహించిన ఆడిషన్స్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 50మందికి పైగా యువతులు హాజరయ్యారు. ఆడిషన్స్‌కు హాజరైన యువతులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ యువతుల్లో సమాజంపై అవగాహన కల్పించడంతో పాటు మనోస్థైర్యాన్ని పెంపొందించేందుకు పోటీలు దోహదపడుతాయన్నారు. సత్యంజీ, ఏ సునీత, రిచ్‌గోల్డ్ సురేష్, వైద్యులు దుర్గా అఖిల్, తేజ, శ్రీనివాస్, ఫ్యాషన్ డిజైనర్ రవళి, 25 కళాసంఘాల కన్వీనర్లు డీ హరిబాబు, అమీర్‌జాన్, తదితరులు పాల్గొన్నారు.

మెడికో ఆత్మహత్యకు కారకులను కఠినంగా శిక్షించాలి


కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్న బీజేవైఎం నాయకులు

నెల్లూరు(బారకాసు): తెలంగాణ రాష్ట్రంలో మెడికో ప్రీతి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని వీఆర్సీసెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం బీజేవైఎం ఆధ్వర్యంలో సోమవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ప్రీతిని వేధింపులకు గురిచేసిన సైకో సైఫ్‌ను కఠినంగా శిక్షించాలన్నారు. ర్యాగింగ్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యం, సిబ్బందిపై కేసులు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. ప్రీతి కుటుంబానికి నష్టపరిహారంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని కోరారు. బీజేపీ నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి, బీజేవైఎం నాయకులు కే రాజేశ్వరి, జీ విజయశ్రీ, ప్రవీణారెడ్డి, లక్ష్మీదేవి, మునిగాయత్రి, రాజేష్, విజయకుమార్, బీ శ్రీనివాసులు, ఎం కృష్ణ, గిరికుమార్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


ఏబీవీపీ ఆధ్వర్యంలో..

వైద్యవిద్యార్థిని ప్రీతి మృతికి నివాళి

నెల్లూరు (టౌన్): తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి చిత్రపటానికి ఏబీవీపీ నాయకులు సోమవారం నివాళులర్పించారు. అన్నమయ్యసర్కిల్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థినులతో కలిసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి యశ్వంత్ మాట్లాడుతూ మెడికో ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ నాయకులు సాయికృష్ణ, రాహుల్, సాయి యాదవ్, సుమన్, మూర్తి పాల్గొన్నారు.